క్లుప్తంగా

ఎన్ఎస్ఎస్ వలంటీర్ల సేవలు



అన్నసమారాధనలో సేవలు అందిస్తున్న వలంటీర్లు

సీటీఆర్ఐ: దేవీచౌక్‌లోని బాలా త్రిపుర సుందరీ దేవీ శరన్నవరాత్రుల ముగింపు సందర్భంగా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం అన్నసమారాధన నిర్వహించారు. వేల మంది భక్తులు వచ్చి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి ఆదేశాలతో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వలంటీర్లు సేవలందించారు.

గ్రంథాలయానికి నేమ్‌బోర్డు వితరణ



దాతలు బహూకరించిన నేమ్‌బోర్డు

ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ఇన్నీసుపేట శాఖా గ్రంథాలయానికి ఆదివారం జానమద్ది నాగరాజ్, శైలజ దంపతులు రూ.8 వేల విలువైన నేమ్‌బోర్డును బహూకరించారు. సీపీ బ్రౌన్ స్మారక గ్రంథాలయ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, సాహితీ వేత్త స్వర్గీయ జానమద్ది హనుమచ్ఛాస్త్రి శత జయంతి సందర్భంగా నేమ్‌బోర్డును బహుకరించినట్లు ఆయన కుమారుడు నాగరాజ్ అన్నారు. ఈ సందర్భంగా దాతలకు లైబ్రేరియన్ శ్రీదేవి ధన్యవాదాలు తెలిపారు.

రొట్టెలు, పండ్ల పంపిణీ

కడియం: స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు సోమవారం రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. టీడీపీ అధ్యక్షుడు, కడియం ఉప సర్పంచ్ వెలుగుబంటి రఘురామ్ పుట్టినరోజును పురస్కరించుకుని వెలుగుబంటి యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

బొమ్మూరు ఎస్సైగా రమేష్



రాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరు పోలీస్ స్టేషన్ ఎస్సైగా సీహెచ్‌వీ రమేష్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన భీమవరం టూటౌన్ నుంచి ఇక్కడకు బదిలీపై వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఇన్‌స్పెక్టర్ కాశీ విశ్వనాథ్, ఈస్ట్‌జోన్ ఇన్‌చార్జి, సెంట్రల్ జోన్ డీఎస్పీ రమేష్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు.

పందుల స్వైరవిహారం



మల్లయ్యపేటలో సంచరిస్తున్న పందులు

రాజమహేంద్రవరం రూరల్: కాతేరు మల్లయ్యపేటలో పందులు స్వైర విహారం చేస్తున్నాయి. గుంపులుగా సంచరిస్తూ ప్రజలకు భయపెడుతున్నాయి. చెత్తకుప్పలు దగ్గరకు చేరి చెత్తను చెల్లాచెదురు చేస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాలలో దుర్వాసన వెలువడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పందుల వల్ల ఎటువంటి రోగాలు వస్తాయోనని మల్లయ్యపేట ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. పంచాయతీ అధికారులు స్పందించి పందుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సినిమాలు



శ్యామల	: వేట్టయన్
సూర్యమినీ	: జిగ్రా
సూర్యప్యాలెస్	: ఇద్దరు
శివజ్యోతి	: మార్టిన్
అనుశ్రీ	: జనక అయితే గనక
స్వామి	: శ్వాగ్
అశోక	: విశ్వం
రాజా	: మార్టిన్
రంభ	: రాధేకృష్ణ, మా నాన్న సూపర్ హీరో
ఊర్వశి	: సత్యం సుందరం
మేనక	: కల్లు కాంపౌండ్, మార్టిన్
కుమారి	: దేవర
అప్సర	: దేవర
నామవరం	
వీఎస్ మహల్	: వేట్టయన్, విశ్వం
ధవళేశ్వరం	
మురళీకృష్ణ	: దేవర
కడియం	
వెంకటసూర్య	: దేవర, వేట్టయన్

పందెం కోళ్లు

- క్రీడల్లో దూసుకుపోతున్న నగర విద్యార్థులు
- అంతర్జాతీయ స్థాయిలోనూ పతకాలు

ప్రకాశం నగర్: సాంస్కృతిక రాజధానిగా పేరు గాంచిన రాజమహేంద్రవరంలో విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నారు. వీరందరూ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు కావడం మరో విశేషం. క్రీడలపై ఆసక్తితో తమ ప్రతిభకు పదునుపెట్టి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణిస్తున్నారు. అంతర్జాతీయ వేదికలపై రాజమహేంద్రవరానికి గుర్తింపు తీసుకువస్తున్నారు. క్రికెట్, ఫుట్‌బాల్, బాస్కెట్ బాల్, వాలీ బాల్, బ్యాడ్మింటన్‌తో పాటు రన్నింగ్, స్విమ్మింగ్‌లో కూడా ప్రతిభ చూపి పతకాలు కైవసం చేసుకుంటున్నారు.

వరల్డ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం

ఈజిప్ట్‌లోని పోర్టు సైడ్‌లో జరిగిన యూఐపీఎం 2024 బయాత్లే, ట్రైథల్ వరల్డ్ చాంపియన్ షిప్‌లో భారత జట్టు కాంస్య పతకం సాధించింది. అండర్ 17 విభాగంలో జరిగిన ఈ పోటీల్లో సౌతాఫ్రికా మొదటి స్థానంలో, ఈజిప్ట్ రెండో స్థానంలో, భారత్ మూడవ స్థానంలో నిలిచాయి. మన దేశం తరఫున నగరానికి చెందిన వరద మణికంఠ నవీన్ సత్తా చాటాడు. ముందుగా 1200 మీటర్ల పరుగు, తర్వాత 200 మీటర్ల ఈత, మళ్లీ 1200 మీటర్ల పరుగు పందెం పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరిచాడు. భారత జట్టు కాంస్య పతకాన్ని సాధించడంలో మణికంఠ నవీన్ ముఖ్య భూమిక పోషించాడు.

క్రీడల్లో ప్రతిభ

మణికంఠ క్రీడల్లో ఎంతో ప్రతిభ చూపుతున్నాడు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ఇప్పటికే 15 పతకాలు సాధించాడు. నవీన్‌తో పాటు బలిజ చిరుచరణ్‌తేజ్ (కర్నూలు), మోహన్ పాత్ర రాయుగురు సూర్యాంశ్ (ఒడిశా) భారత్‌కు కాంస్య పతకం సాధించిన వారిలో ఉన్నారు. కోచ్ గ్రంధి రవితేజ ప్రోత్సాహంతోనే ఈ ఘనత సాధించినట్లు మణికంఠ తెలిపాడు. వీరితో పాటు స్థానిక నెహ్రూనగర్ మున్సిపల్ స్కూల్‌కు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలకు ఎంపికయ్యారు. అండర్ - 14 విభాగంలో ఫుట్‌బాల్ పోటీల్లో కె.అశ్విని, కె.భవ్యశ్రీ, బి.భవాని ఎంపికయ్యారు. అండర్ - 17 బాలుర బాస్కెట్ బాల్ పోటీల్లో ఆర్.మౌనిష్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.

కొరవడిన ప్రభుత్వ సహకారం

విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ప్రభుత్వ సహకారం కొరవడింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో క్రీడలను ప్రోత్సహించేందుకు పలు పోటీలను నిర్వహించారు. క్రీడాకారులకు కిట్లను అందించడంతో పాటు విజేతలకు నగదు బహుమతులను ప్రదానం చేశారు. ప్రస్తుతం విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఆయా పీడీలు కృషి చేస్తున్నప్పటికీ, ప్రభుత్వ సహకారం అంతంత మాత్రంగానే ఉంటోంది. క్రీడలకు నిధులు కేటాయించకపోవడంతో విద్యార్థులు చదువుకు మాత్రమే పరిమితమవుతున్నారు.



ఈజిప్ట్‌లో కాంస్య పతకం సాధించిన మణికంఠ (ఫైల్)

మంచి భవిష్యత్తు



క్రీడల్లో రాణించిన విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. క్రీడల్లో చూపిన ప్రతిభ ఆధారంగా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించే అవకాశం కలుగుతుంది. చిన్న వయసు నుంచే శిక్షణ ఇవ్వడం ద్వారా వారు ఆయా క్రీడల్లో రాణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ మేరకు తల్లి దండ్రులు తమ పిల్లలను ప్రోత్సహించాలి.

– డీఎంఎం శేషగిరి, జిల్లా చీఫ్ కోచ్

ప్రోత్సహిస్తే మరిన్ని పతకాలు



యానాంలోని నల్లం హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నాను. రాజమహేంద్రవరంలోని సాయి అకాడమీలో స్విమ్మింగ్, రన్నింగ్, షూటింగ్‌లో శిక్షణ తీసుకున్నాను. మా కోచ్ గ్రంధి రవితేజ ప్రోత్సాహంతో ఈజిప్ట్‌లో పతకాలు సాధించగలిగాను. ప్రభుత్వం సహకారం అందిస్తే ఏషియన్ గేమ్స్‌లో పాల్గొని మరిన్ని పతకాలు తీసుకువస్తాను.

– వరద మణికంఠ నవీన్

మార్కెట్ గడ్డ.. మందుబాబుల అడ్డా



మందుబాబులు తాగి పడేసిన గ్లాసులు



ఖాళీ మద్యం సీసా

రాజమహేంద్రవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణ మందుబాబులకు అడ్డాగా మారింది. పగలు, రాత్రి అని తేడా లేకుండా ఇక్కడ విచ్చలవిడిగా మందు తాగుతున్నారు. రాత్రి సమయాల్లో అయితే మరీ ఎక్కువగా ఉంటోంది. రైతుబజార్‌కు కూతవేటు దూరంలోనే ఈ పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణపై సరైన పర్యవేక్షణ లేకపోవడమే దీనికి ప్రధాన కారణం.

– ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్)

డాక్టర్ పాణంగిపల్లి వేణుగోపాల్‌కు నివాళి

ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): దేశంలోని తొలి గుండె మార్పిడిని విజయవంతంగా నిర్వహించిన డాక్టర్ పాణంగిపల్లి వేణుగోపాల్ రాజమహేంద్రవరం నివాసి కావడం అందరికీ గర్వకారణమని మైదవోలు హర విజయకుమార్, డాక్టర్ పద్మజారాణి కొనియాడారు. స్థానిక గంధం సీతారామాంజనేయులు మార్గ్ (గోదావరి గట్టు) సమీపంలోని ది కౌన్సిలింగ్ అండ్ ఆయుర్వేద వైద్యశాల ప్రాంగణంలో డాక్టర్ వేణుగోపాల్‌కు నివాళులర్పించారు. డాక్టర్ వేణుగోపాల్ ఈ నెల 8వ తేదీన కన్నుమూసిన విషయం తెలిసిందే. విజయకుమార్ దంపతులు మాట్లాడుతూ డాక్టర్ వేణుగోపాల్ 316వ హర కుసుమ ఆయుర్వేద వైద్య ఉచిత శిబిరాన్ని గతంలో ప్రారంభించి రోగులకు స్వయంగా ఆయుర్వేద ఔషధాలను పంపిణీ చేశారన్నారు. గాయత్రి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పంపిన రెండేళ్ల బాలుడికి అతి క్లిష్టమైన గుండె శస్త్ర చికిత్సను న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఉచితంగా నిర్వహించారన్నారు. ఆ బాలుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వచ్చాడని గుర్తు చేసుకున్నారు. పద్మభూషణ్, డాక్టర్ బీసీ రాయ్ అవార్డుతో పాటు జీవిత పురస్కారాన్ని ప్రధాని మోదీ చేతుల మీదుగా పొందడం జరిగిందన్నారు.



డాక్టర్ వేణుగోపాల్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటిస్తున్న విజయకుమార్ దంపతులు

విశ్రాంత ప్రధానోపాధ్యాయుడికి అవార్డు



సూరంపూడి ఏవీవీఎస్ మూర్తి

కంబాలచెరువు: ఉపాధ్యాయ వృత్తిలో అందించిన విశిష్ట సేవలకు గాను రాజమహేంద్రవరం టౌన్ హైస్కూల్ విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు సూరంపూడి ఏవీవీఎస్ మూర్తి పురస్కారానికి ఎంపికయ్యారు. అఖిల భారత తెలుగు సంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో సోమవారం విజయవాడలో జరిగే తెలుగు సాంస్కృతిక మహోత్సవం 2024లో ఆయనకు అవార్డు అందజేస్తారు. ఈ విషయాన్ని సమాఖ్య వ్యవస్థాపక జాతీయ కార్యదర్శి డాక్టర్ గనగళ్ల విజయ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి 16 రాష్ట్రాల నుంచి కళాకారులు, విద్యా వేత్తలు హాజరవుతారన్నారు.

జాతీయ చదరంగం పోటీలకు అనన్య

ప్రకాశం నగర్: ఆంధ్రా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల విజయనగరంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అండర్ 9 ఓపెన్ కేటగిరీ బాలికల విభాగంలో నగరానికి చెందిన చింతా అనన్య సత్తా చాటింది. రెండు రౌండ్లకు 6 పాయింట్లు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని జిల్లా చదరంగం సంఘం కార్యదర్శి జీవీ కుమార్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. డిసెంబర్‌లో పూరీలో జరిగే అండర్ 9 జాతీయస్థాయి చదరంగం పోటీలకు అనన్య మన రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించనుంది.

నేడు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

కడియం: మండలంలోని కడియపులంక నుంచి దోసాలమ్మ కాలనీ వరకూ సీసీ రోడ్డు మంజూరైందని నర్సరీ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లు పోలరాజు తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణ పనులకు సోమవారం ఉదయం 10 గంటలకు కలెక్టర్ పి.ప్రశాంతి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి శంకుస్థాపన చేస్తారన్నారు. నర్సరీ రైతు సోదరులందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు.

నర్సాపురం జెడ్పీ పాఠశాలలో చోరీ

రూ.1.20 లక్షల విలువ చేసే ప్యానెల్ అపహరణ

మధురపూడి: కూటమి ప్రభుత్వంలో మహిళలు, సామాన్యులకే కాదు.. ప్రభుత్వ పాఠశాలలకు కూడా రక్షణ లేకుండా పోయింది. కోరుకొండ మండలం నర్సాపురం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ప్యానల్ (ఎల్ ఈడీ స్క్రీన్) చోరీకి గురయిన సంఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. దీని విలువ సుమారుగా రూ.1.20 లక్షలు ఉంటుంది. దీంతో పాఠశాలల్లోని సాంకేతిక పరికరాలను సైతం కాపాడలేని స్థితికి ప్రభుత్వ పాలన దిగజారింది. పాఠశాలల రక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టక పోవడంతో చోరులకు అవకాశంగా మారింది. స్థానిక ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం దీనికి అద్దం పడుతోంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్కూల్ భవనం గ్రామానికి దూరంగా ఉండటం, చుట్టూ ప్రహరీ లేకపోవడం చోరులకు అనువైంది. స్కూలు ప్రవేశంలోని గేటు తాళం పగిలి వేలాడుతుండటంతో స్థానికులు ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులకు తెలియజేశారు. గ్రామ సర్పంచ్ కడియాల పాపారావు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు పరిశీలించగా ప్రధాన ద్వారం తాళాన్ని పగలగొట్టి లోపలికి చొరబడినట్టు తెలుస్తోంది. పదో తరగతి గది తాళాన్ని కూడా పగలగొట్టి గదిలోని పాఠాలు బోధించే ప్యానల్ (ఎల్ఈడీ స్క్రీన్)ను చోరీ చేసినట్టు నిర్ధారించారు. దీంతో స్కూల్ హెచ్‌ఎం విజయశ్రీ కోరుకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్సై శ్యామ్ సుందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



ప్యానల్ చోరీపై ఫిర్యాదును తీసుకుంటున్న పోలీసులు

'ఉచిత బస్సు ప్రయాణం' కోసం నేడు ధర్నా

రాజమహేంద్రవరం సిటీ: ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అమలు చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం ఉదయం పది గంటలకు రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట నిరసన తెలుపుతామన్నారు.

చికిత్స పొందుతూ పీజీ విద్యార్థిని మృతి



కుంచె పల్లవి (ఫైల్)

రాజమహేంద్రవరం రూరల్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పీజీ విద్యార్థిని కుంచె పల్లవి (22) ఆదివారం మధ్యాహ్నం మృతి చెందింది. బొమ్మూరు పోలీసుల కథనం ప్రకారం.. హుకుంపేట వరలక్ష్మీ కాలనీకి చెందిన కుంచె పల్లవి నన్నయ యూనివర్సిటీలో పీజీ చదువుతోంది. ఈ నెల 19వ తేదీ శనివారం ఉదయం కాలేజీకి వెళ్లడానికి పల్లవిని ఆమె తండ్రి ఏసురత్నం లాలాచెరువులో దించాడు. అక్కడ బస్సుకోసం ఎదురుచూస్తుండగా తోటి విద్యార్థిని ద్విచక్ర వాహనంపై వచ్చింది. దీంతో వారిద్దరూ ఇద్దరు కళాశాలకు బయలుదేరారు. అదే మార్గంలో కాకినాడ డిపోకు చెందిన కాకినాడ – రాజమహేంద్రవరం నాన్‌స్టాప్ బస్సు లాలాచెరువు మీదుగా వెళుతూ వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని తాకింది. ఆ సమయంలో పల్లవి వెనుక పుస్తకాల బ్యాగ్ ఆ బస్సు నిచ్చెనకు చిక్కుకుంది. దీంతో బస్సు వేగానికి ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరూ పడిపోయారు. డ్రైవింగ్ చేస్తున్న విద్యార్థిని ఒకవైపునకు పడగా ఆమెకు స్వల్పగాయాలు అయ్యాయి. పల్లవి బస్సు చక్రం కింద పడిపోవడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పల్లవి ఆదివారం మధ్యాహ్నం మృతి చెందింది. ఈ మేరకు బొమ్మూరు ఇన్‌స్పెక్టర్ కాశీ విశ్వనాథ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వరలక్ష్మీ కాలనీలో విషాదఛాయలు

కుంచె ఏసురత్నం, శిరోమణి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వారిలో పల్లవి పెద్ద కుమార్తె. ఏసురత్నం ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బాగా చదువుకుని, కుటుంబానికి అండగా ఉంటుందనుకున్న పల్లవి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడాన్ని తల్లిదండ్రులు, చెల్లెళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె మృతితో ఆ ప్రాంతంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

బీసీలకు రక్షణ చట్టం చేయాలి



సమావేశంలో మాట్లాడుతున్న నూకాలమ్మ

సీటీఆర్ఐ: బీసీలకు రక్షణ చట్టం చేయాలని, కులగణన చేపట్టాలని, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఇన్‌చార్జి వై.నూకాలమ్మ, సంఘ జాతీయ కన్వీనర్ వై.నాగేశ్వరరావు కోరారు. బీసీ సంక్షేమ సంఘం విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు లద్దిక మల్లేష్ తల్లి కనకదుర్గమ్మ ఇటీవల మృతి చెందారు. ఈ నేపథ్యంలో సంఘ జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆదేశాలతో నూకాలమ్మ, నాగేశ్వరరావు ఆదివారం మధ్యాహ్నం స్థానిక గంటాలమ్మ గుడి దగ్గర ఉన్న మల్లేష్ ఇంటికి విచ్చేసి, పరామర్శించారు. కనకదుర్గమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం వై.నాగేశ్వరరావు విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్, కులగణన చేపట్టేలా చూడాలన్నారు. జనాభాకు అనుగుణంగా బడ్జెట్‌లో 50 శాతం నిధులు కేటాయించాలన్నారు. బీసీ సంక్షేమ సంఘం రాజకీయాలకు అతీతంగా బీసీల అభ్యున్నతికి పనిచేస్తోందని, గ్రామస్థాయి నుంచి ఉద్యమ నిర్మాణం చేపడుతోందన్నారు. సమావేశంలో కేకే సంజీవరావు, ప్రచార కమిటీ కన్వీనర్ కనిశెట్టి లక్ష్మణరావు, నాయకులు బత్తుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు



రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ ఇస్తున్న సీఐ గణేష్

ధవళేశ్వరం: చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ధవళేశ్వరం సీఐ టి.గణేష్ హెచ్చరించారు. ధవళేశ్వరం పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ అర్ధరాత్రి బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగి దొరికితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గ్రూపులుగా విడిపోయి కొట్టుకునే వాళ్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు పీడీ యాక్ట్ అమలు చేస్తామన్నారు. బాలికలు ,మహిళలను వేధిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. చిన్న కేసులో ఉన్నా రౌడీ షీట్‌ను మరి కొంతకాలం పొడిగిస్తామని హెచ్చరించారు. సత్ప్రవర్తనతో మెలగాలని వారికి సూచించారు. అనంతరం రాత్రి ధవళేశ్వరం ఎర్రకొండ ప్రాంతంలో విజిబుల్ పోలిసింగ్‌లో భాగంగా ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఇందులో భాగంగా రోడ్డు ప్రక్కన ఉన్న దుకాణాదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. స్థానిక యువతకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎస్సైలు క్రాంతి కుమార్, హరిబాబు, ఏఎస్సై నాగేశ్వరరావు, మీసాల శ్రీను పాల్గొన్నారు.

అన్న ప్రసాద వితరణ



అన్న వితరణ చేస్తున్న విశ్వేశ్వరరెడ్డి తదితరులు

రాజమహేంద్రవరం సిటీ: పేపరుమిల్లు నుంచి రాజీవ్ గాంధీ కాలేజీకి వెళ్లే దారిలో చింత చెట్టు పక్కన కనకదుర్గమ్మ ఆలయం వద్ద ఆదివారం మహా అన్నప్రసాద వితరణ నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు 3 వేల మంది భక్తులు తరలివచ్చి అన్నప్రసాదం స్వీకరించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్ ప్రసాద్, ఉపాధ్యక్షుడు ఐ.శ్రీనివాస్, కార్యదర్శి వింజమూరి భాస్కరరావు పాల్గొన్నారు.

నాగదుర్గాదేవి ఆలయం వద్ద..

రాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరు రాజవోలు రోడ్డులోని నాగదుర్గాదేవి ఆలయం వద్ద ఆదివారం భారీ అన్నసమారాధన నిర్వహించారు. దసరా మహోత్సవాలలో భాగంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అన్న ప్రసాదం స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

నేడు అన్నదానం

కడియం: దుళ్ల మార్కెట్ సెంటర్‌లోని శారదా అమ్మవారి శరన్నవరాత్ర ఉత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం భారీ అన్నదానం నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు, దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.